క్లుప్తంగా

విద్యుత్ సరఫరాకు అంతరాయం

కాకినాడ రూరల్/కాకినాడ సిటీ: కాకినాడ నాగమల్లితోట, శారదాంబ 33కేవీ లైన్ల నిర్వహణ, చెట్ల కొమ్మల తొలగింపు కోసం శుక్రవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏపీఈపీడీసీఎల్ ఈఈ జి.ప్రసాద్ బుధవారం తెలిపారు. కొండయ్యపాలెం, మెహర్‌నగర్, నరసన్ననగర్, ద్వారకనగర్, మధురానగర్, అశోక్‌నగర్, ఎస్.అచ్యుతాపురం, జనచైతన్య లేఅవుట్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందన్నారు. అదేవిధంగా కాకినాడ డి–4 పరిధిలో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 వరకు రమణయ్యపేట ఏరియాలోని ఇందిరా కాలనీ, సర్పవరం జంక్షన్, గంగరాజునగర్ రోడ్డు నంబర్–1 నుంచి 6 వరకు, మార్కెట్ రోడ్డు, కాపుల రామాలయం, కృష్ణా టెంపుల్, ఏపీఐఐసీ కాలనీ, మురళీధర్‌నగర్, బాపన్నదొర కాలనీ, ఆంజనేయనగర్ కాలనీ, రాయుడుపాలెం, ఏపీఎస్పీ, బోట్‌క్లబ్, ఫిష్ మార్కెట్, ఆశ్రమ పబ్లిక్ స్కూల్, సింహాద్రినగర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని వివరించారు.

జాతీయ పోటీలకు నేమాం విద్యార్థి ఎంపిక



అభిషేక్‌ను అభినందిస్తున్న ఉపాధ్యాయులు

కాకినాడ రూరల్: నేమాం జెడ్పీ హైస్కూల్ పదో తరగతి విద్యార్థి కందికట్ల అభిషేక్ సాఫ్ట్ టెన్నిస్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్టు స్కూల్ హెచ్‌ఎం జి.నాగేశ్వరరావు బుధవారం తెలిపారు. ఇటీవల పిఠాపురం ఆర్‌ఆర్‌బీహెచ్‌ఆర్ పాఠశాలలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో అభిషేక్ ప్రతిభ కనబరిచాడని చెప్పారు. సర్పంచ్ రామదేవు సూర్యప్రకాశరావు, పీఈటీ పెద కాపు తదితరులు అభిషేక్‌ను అభినందించారు.

15న పొట్టి శ్రీరాములు వర్ధంతి

కాకినాడ సిటీ: అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి ఈ నెల 15న ఉదయం 10.30కు సీబీఎం స్కూల్, ఫెలోషిప్ చర్చి సెంటర్‌లోని ఆయన విగ్రహం వద్ద నిర్వహిస్తారని కలెక్టరేట్ వర్గాలు బుధవారం తెలిపాయి. ఆయన విగ్రహానికి ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పూలమాలలు వేసి, నివాళులర్పిస్తారని పేర్కొన్నాయి.

కేంద్ర పథకాలను సద్వినియోగం చేసుకోవాలి



పెద్దాపురప్పాడులో కేంద్ర పథకాలపై అవగాహన కల్పిస్తున్న దృశ్యం

కరప: పేదవర్గాల సంక్షేమమే ధ్యేయంగా కేంద్రప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణరాజు అన్నారు. పెద్దాపురప్పాడు గ్రామంలో బుధవారం వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కేంద్రప్రభుత్వ పథకాలను వివరించి, అవగాహన కల్పించారు. అనంతరం ఉచిత గ్యాస్‌కనెక్షన్లను లబ్ధిదారులకు అందజేశారు. ఉప సర్పంచ్ బిరుదా శ్రీనివాస అప్పారావు, ఎంపీడీఓ కె.అప్పారావు, ఈఓపీఆర్డీ ఎస్‌వీ శ్రీనివాసరావు, బీజేపీ నాయకులు బిక్కిన విశ్వేశ్వరరావు, యార్లగడ్డ రామ్‌కుమార్, వరాల బాబు, పితాని లీలావతి తదితరులు పాల్గొన్నారు.

మిగులు బడ్జెట్‌కు ఆమోదం



సమావేశంలో పాల్గొన్న ఎంపీపీ, తహసీల్దార్, ఎంపీడీఓ, జెడ్పీటీసీ

కాకినాడ రూరల్: మండల ప్రజా పరిషత్ మిగులు బడ్జెట్‌ను బుధవారం ఎంపీపీ గోపుశెట్టి పద్మజ అధ్యతన జరిగిన సమావేశంలో ఎంపీటీసీలు ఆమోదించారు. రమణయ్యపేట సర్పవరం జంక్షన్ వద్ద మండల పరిషత్ సమావేశపు హాలులో 2024–25 సవరణ బడ్జెట్ రూ.40,35,95,100 చూపగా, వ్యయం రూ.40,30,35,300 అంచనా వేశారు. సమావేశానికి వివిధ శాఖల అధికారులు గైర్హాజరుపై పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్‌లు నిలదీశారు. గైర్హాజరైన వారికి నోటీసులిస్తామని ఎంపీడీఓ స్వప్న తెలిపారు. తిమ్మాపురం, తమ్మవరం గ్రామాల్లో ఈక్రాప్ కాలేదని ఆయా గ్రామాల సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేశారు. తిమ్మాపురం ఆవ భూములు, తమ్మవరం ఏపీఐఐసీ భూముల్లో మాత్రమే ఈక్రాప్ కాలేదని ఏఓ సత్యనారాయణ తెలిపారు. జెడ్పీటీసీ నురుకుర్తి రామకృష్ణ, తహసీల్దార్ మురార్జీ తదితరులు పాల్గొన్నారు.

అంగన్‌వాడీల ధర్నా

కరప: సీఐటీయూ ఆధ్వర్యంలో మండలంలోని అంగన్‌వాడీలు బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అంగన్‌వాడీల కాకినాడ రూరల్ అధ్యక్షురాలు పి.వీరవేణి, కరప సెక్టార్ నాయకురాలు ఎస్.వరలక్ష్మి మాట్లాడుతూ అంగన్‌వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, ఇతర డిమాండ్లపై ఆందోళన చేస్తున్నామన్నారు. అనంతరం తహసీల్దార్ పి.శ్రీనివాసరావుకు వినతిపత్రం సమర్పించారు.

వెదజల్లే.. సిరిజల్లు

- ఈ సాగు పద్ధతిలో ప్రయోజనాలెన్నో..
- పెట్టుబడులు, సాగునీరు ఆదా
- గణనీయంగా దిగుబడి పెంపు
- పంటకాలం పది రోజులు తగ్గే అవకాశం
- ఇదే మేలంటున్న వ్యవసాయ నిపుణులు



జెడ్.భావారంలో వెదజల్లుకు దమ్ముచేసి, సిద్ధం చేసిన పొలాలు

కరప: కొన్నేళ్లుగా వరిసాగులో వెదజల్లు పద్ధతి ప్రాచుర్యం పొందింది. వరిసాగులో నారుమడి పెంచి, వరినాట్లు వేయకుండా నేరుగా విత్తే పద్ధతే వెదజల్లు. ఈ విధానంలో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించవచ్చు. వరినారు పెంచడానికి, నాట్లకయ్యే ఖర్చు ఆదా అవుతోంది. సాగునీటి వినియోగం కూడా అంతగా అవసరం ఉండదు, పంట కాలం 7 నుంచి 10 రోజులు తగ్గుతుంది. ఆయా వివరాలను కరప సబ్ డివిజన్ ఏడీఏ కె.బాబూరావు, ఎంఏఓ ఏవీ రాజేష్ తెలుపుతూ.. వెదజల్లును అనుసరించే రైతులకు ముఖ్యమైన సూచనలు చేశారు. ఈ ఏడాది మార్చినెలాఖరుకు కాలువలు మూసివేస్తారని ప్రకటించిన నేపథ్యంలో స్వల్పకాల రకాలు సాగు చేయాలని, వెదజల్లు పద్ధతి పాటిస్తే పంట కాలం కూడా తగ్గుతుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. కరప మండలంలో 14 వేలు, కాకినాడ రూరల్‌లో 8 వేల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. వెదజల్లు పద్ధతిలో అనేక ప్రయోజనాలు ఉండడంతో.. ఈ ఏడాది 70 శాతం రైతులు ఈ విధానానికి మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.

వెదజల్లు ప్రయోజనాలివే..

ఎకరానికి 15 నుంచి 20 కిలోల విత్తనాలు ఆదా అవుతాయి.. పంటకాలం వారం నుంచి 10 రోజులు తగ్గుతుంది. ఆకుపెంచడం, ఆకుతీత, నాట్లువేసే పని ఉండదు. రూ.10 వేలు సాగు ఖర్చు తగ్గుతుంది. మొక్కల సాంద్రత సరిపడా ఉండటం వల్ల దిగుబడి 10 నుంచి 15 శాతం పెరుగుతుంది. సాగునీరు ఆదా అవుతుంది. ఈ పద్ధతిలో మడిలో సూర్యరశ్మి, గాలి బాగా సోకి చీడపీడల బెడద గణనీయంగా తగ్గుతుంది. సస్యరక్షణ ఖర్చు కూడా కలిసొస్తుంది.

నేలతయారీ

విత్తడానికి వారం, పది రోజులు ముందుగా దమ్ము చేయాలి. చివరి దమ్ము చేశాక పొలంలో ఎత్తు పల్లాల్లేకుండా, సమానంగా చదును చేసుకోవాలి. మట్టి పేరుకున్న తర్వాత బురద పదునులో ప్రతి 2 మీటర్లకు 20 సెం.మీ. వంతున కాలువలు ఏర్పాటు చేయాలి. వీటిద్వారా అధిక, మురుగు నీరు బయటకు పోతుంది.

విత్తన రకాలు

ఈ రబీలో ఎక్కువగా రైతులు బొండాలు(ఎంటీయూ–3626), టాటా బొండాలు ఎక్కువగా సాగు చేస్తారు. ఇవి సాగు చేస్తే అధిక దిగుబడులు వస్తాయని రైతులంటున్నారు. ఎంటీయూ–1153, ఎంటీయూ–1156, ఆర్‌ఎల్‌ఆర్–1504(తెలంగాణ సోనా), ఎస్‌ఎల్‌ఆర్–34449 (నెల్లూరు సన్నాలు) కూడా అనువైనవే.

విత్తన శుద్ధి, మోతాదు

వెదజల్లే పద్ధతిలో రకాన్ని బట్టి ఎకరానికి 12 నుంచి 16 కిలోల వరకు విత్తనం అవసరమవుతుంది. విత్తే ముందు ఒక కిలో విత్తనాలకు ఒక గ్రాము బావిస్టిన్ కానీ, 8 గ్రా. సూడోమోనస్ పొడిమందు లీటరు నీటిలో కలిపి ద్రావణం తయారుచేయాలి. ఇందులో 24 గంటలు విత్తనాలను నానబెట్టాలి. మండికట్టి మొలకెత్తిన విత్తనాలను పొలంలో సమానంగా పడేలా వెదజల్లాలి.



వెదజల్లు సాగుకు దమ్ముచేస్తున్న రైతు

నీటి యాజమాన్యం

విత్తిన తర్వాత మొక్కలు మొదటి ఆకు పూర్తిగా విచ్చుకునే వరకు (7 నుంచి 10 రోజులు) నీరు నిల్వ ఉండకుండా, పొలం తడిగా ఉంచాలి. మొక్క నాలుగైదు ఆకులు తొడిగాక పొలంలో పలుచగా, అంటే 2, 3 సెం.మీ. లోతు నీరుంచాలి. నీరు ఎక్కువగా ఉంటే పైరు దుబ్బు చేయదు. పైరు పిలకతొడిగి, దుబ్బు కట్టుట పూర్తయ్యాక కోతకు 10 రోజుల ముందువరకు మడిలో 5 సెం.మీ. లోతు నీరుంచాలి. విత్తిన 35–40 రోజుల వరకు కలుపు లేకుండా చూడాలి.

ఎరువుల యాజమాన్యం

నాట్లు వేసే పద్ధతిలోనే ఎరువులు వేయాలి. సిఫార్సు చేసిన ఎరువుల్లో పూర్తి భాస్వరాన్ని, సగం పొటాష్ ఎరువును దమ్ములో వేయాలి. సిఫార్సు చేసిన నత్రజని(యూరియా) ఎరువును మూడు సమభాగాలు చేసి, విత్తిన 15 రోజుల్లో, పిలకలు తొడిగే దశలో, అంకురం ఏర్పడే దశలో వేయాలి. దమ్ములో నత్రజనిని వేయరాదు. మిగిలిన సగం పొటాష్‌ను అంకురం ఏర్పడే దశలో నత్రజనితో కలిపి వేయాలి. దాళ్వాలో ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్ దమ్ములో వేయాలి. పైరుపై జింక్‌లోపం కనిపిస్తే జింక్‌సల్ఫేట్ 2.5 గ్రా. లీటరు నీటిలో కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.

వెదజల్లు ప్రయోజనాలివే..



ఎకరానికి 15 నుంచి 20 కిలోల విత్తనాలు ఆదా అవుతాయి.. పంటకాలం వారం నుంచి 10 రోజులు తగ్గుతుంది. ఆకుపెంచడం, ఆకుతీత, నాట్లువేసే పని ఉండదు. రూ.10 వేలు సాగు ఖర్చు తగ్గుతుంది. మొక్కల సాంద్రత సరిపడా ఉండటం వల్ల దిగుబడి 10 నుంచి 15 శాతం పెరుగుతుంది. సాగునీరు ఆదా అవుతుంది. ఈ పద్ధతిలో మడిలో సూర్యరశ్మి, గాలి బాగా సోకి చీడపీడల బెడద గణనీయంగా తగ్గుతుంది. సస్యరక్షణ ఖర్చు కూడా కలిసొస్తుంది.

– కె.బాబూరావు, ఏడీఏ, కరప సబ్ డివిజన్

మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి



నేరుగా విత్తే పద్ధతిలో పురుగులు, తెగుళ్ల తాకిడి తక్కువగా ఉంటుంది. గాలి, వెలుతురు బాగా ప్రసరించడం వల్ల మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. సస్యరక్షణకయ్యే ఖర్చు కూడా తగ్గుతుంది.

– ఏవీ రాజేష్, ఎంఏఓ

14 నుంచి విద్యుత్ పొదుపు వారోత్సవాలు

కాకినాడ రూరల్: జాతీయ విద్యుత్ పొదుపు వారోత్సవాను ఈ నెల 14 నుంచి 20 వరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం ఎస్ఈ టీవీఎస్ఎస్ మూర్తి పర్యవేక్షణలో నిర్వహించనున్నట్టు ఎలక్ట్రికల్ డీఈ వి.ప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్ ఈ వారోత్సవాలను ప్రారంభిస్తారని చెప్పారు. 15న స్వయం సహాయక సంఘాలు, మహిళలకు అవగాహన సదస్సులు, 16న ఇంజినీరింగ్ కళాశాలలో నిష్ణాతుల సందేశాలు, 17న డివిజన్ హెడ్‌క్వార్టర్లలో పాఠశాలల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, 18న కరపత్రాల పంపిణీ, హోర్డింగుల ఏర్పాటు, 19న జానపద కళాకారులు, జనవిజ్ఞాన వేదిక కార్యకర్తలతో ప్రదర్శన, 20న ముగింపు, బహుమతుల ప్రదానం ఉంటుందని వివరించారు.

పేదలకు దుస్తులు పంపిణీ

కాకినాడ రూరల్: రమణయ్యపేట ఏపీఐఐసీ కాలనీలో పేదలకు డాక్టరు అడ్డాల సత్యనారాయణ, జానకి రమ దంపతులు బుధవారం దుస్తులు పంపిణీ చేశారు. సత్య డెంటల్ ఆస్పత్రి నెలకొల్పి పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమం చేసినట్టు సత్యనారాయణ తెలిపారు. బోట్‌క్లబ్ వాకర్స్ సంఘ అధ్యక్షుడు రత్నప్రసాద్ పాల్గొన్నారు.

బొందిలి కులాన్ని ఓబీసీలో చేర్చాలి

కాకినాడ సిటీ: ఓబీసీ జాబితాలో బొందిలి కులాన్ని చేర్చాలని నేషనల్ కమిషన్ బ్యాక్ వర్డ్ క్లాస్ జాతీయ చైర్మన్ హన్స్‌రాజ్ గంగారామ్ హయ్యిర్‌ను ఢిల్లీలో కలిసి కోరినట్లు బొందిలి సంఘం నాయకులు బి.శంకర్ సింగ్, ఆర్.సుజాన్‌సింగ్ బుధవారం విలేకర్లకు తెలిపారు. ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఓబీసీలో చేర్చే కులాల లిస్టును పంపినట్టు చెప్పారు. ఆ లిస్టులో బొందిలి కులాన్ని ఓబీసీలో చేర్చాలని ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి బొందిలి యూత్, సంక్షేమ సంఘ ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సమస్యపై కమిషన్ చైర్మన్ సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు.

రూ.1,700 కోట్ల సంక్షేమ పథకాల లబ్ధి

- సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి
- 8, 9 డివిజన్లలో 'వై ఏపీ నీడ్స్ జగన్'



సమావేశంలో మాట్లాడుతున్న సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి

కాకినాడ: గడచిన నాలుగున్నరేళ్లలో రూ.1,700 కోట్ల విలువైన లబ్ధిని వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిదారులకు అందజేశామని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి తెలిపారు. స్థానిక కొత్త కాకినాడలో బుధవారం సాయంత్రం జరిగిన వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే ద్వారంపూడి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంక్షేమ పథకాల లబ్ధిదారులకు సంబంధించిన ప్రదర్శన బోర్డులను ఆవిష్కరించారు. ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, వైఎస్సార్ సీపీ నగరాధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, ఏఎంసీ చైర్‌పర్సన్ పసుపులేటి వెంకటలక్ష్మి, నగరపాలక సంస్థ కార్యదర్శి ఎం.ఏసుబాబు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించాక 8, 9 డివిజన్లలో రూ.95 కోట్ల మేరకు వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చామన్నారు. రాజకీయాలకు అతీతంగా, అర్హతే ప్రాతిపదికగా ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. అర్హత కలిగిన ఏ ఒక్కరూ ప్రభుత్వ పథకాలకు దూరం కారాదన్నదే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమన్నారు. జనవరికల్లా సమస్యల రహిత నగరంగా కాకినాడను తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. ఇప్పటికే 90 శాతం మౌలిక సదుపాయాల కల్పన పూర్తయ్యిందని, మిగిలిన పనులు కూడా త్వరలోనే పూర్తి చేస్తామన్నారు.

టీడీపీ–జనసేనను నమ్మొద్దు

ప్రజలను దగా చేసేందుకు వస్తున్న టీడీపీ–జనసేన నేతలను నమ్మొద్దని సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి విజ్ఞప్తి చేశారు. రాజకీయ లబ్ధి కోసం తప్పుడు వాగ్దానాలతో ప్రజల ముందుకు వస్తున్న ఆ రెండు పార్టీలకు ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు. 2014 నుంచి 2019 వరకు ఒక్క ఇల్లు కూడా పేదలకు కట్టి ఇవ్వలేకపోయారని, అటువంటి నేతలు ప్రజలకు మంచి చేస్తామంటే ఎలా నమ్మగలమని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఆయా డివిజన్ల నాయకులు తొంపల తాతారావు, నందకుమార్, బత్తిన రాజు, సిగల మధు, చిట్నీడి మూర్తి, పెంకె రవి, బళ్ల సూరిబాబు, పి.మంగాదేవి, రాయుడు వాసు, పెంకె రవి తదితరులు పాల్గొన్నారు.



సమావేశానికి హాజరైన లబ్ధిదారులు

ప్రజా సంక్షేమమే సీఎం జగన్ లక్ష్యం

కరప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు చింతా ఈశ్వరరావు పేర్కొన్నారు. పెద్దాపురప్పాడులో బుధవారం వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం జరిగింది. ఆయన మాట్లాడుతూ రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి సాధించాలంటే జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు నియోజకవర్గాన్ని సర్వతోముఖాభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే కురసాల కన్నబాబును వచ్చే ఎన్నికల్లో గెలిపించాలన్నారు. నోడల్ అధికారి, ఈఓపీఆర్డీ ఎస్‌వీ శ్రీనివాసరావు మాట్లాడుతూ సచివాలయం ద్వారా అమలు చేస్తున్న పథకాలను వివరించారు. ఉప సర్పంచ్ బిరుదా శ్రీనివాసఅప్పారావు మాట్లాడుతూ గ్రామ సచివాలయ పరిధిలోని పెద్దాపురప్పాడు, విజయరాయుడుపాలెం గ్రామాల్లో డీబీటీ, నాన్ డీబీటీల ద్వారా రూ.27.91 కోట్లు ప్రభుత్వం వెచ్చించిందన్నారు. పథకాల డిస్‌ప్లే బోర్డును, పార్టీ జెండాను నాయకులు ఆవిష్కరించారు. సచివాలయాల మండల కన్వీనర్ కాదా వెంకటేశ్వరరావు, విజయరాయుడు పాలెం సర్పంచ్ వెలుగుబంటి సీతారామరాఘవ, పార్టీ నాయకులు పెంకే సత్తిబాబు, నల్లా బాలాజీ, నక్కా సత్తిబాబు, కార్యదర్శి డి.దుర్గాభవాని తదితరులు పాల్గొన్నారు.



పెద్దాపురప్పాడులో వైఎస్సార్ సీపీ జెండా ఆవిష్కరిస్తున్న నాయకులు

ఇక గృహ నిర్మాణాలు వేగవంతం

ఇటుకల బట్టీ పరిశ్రమ ప్రారంభించిన ఎమ్మెల్యే

కాకినాడ: నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పథకంలో కాకినాడ సిటీ లబ్ధిదారులకు స్థలాలు కేటాయించిన కొమరగిరి లేఅవుట్‌లో గృహనిర్మాణాలు మరింత వేగవంతం కానున్నాయని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి చెప్పారు. లేఅవుట్ ఆవరణలో జేడీ ఇన్‌ఫ్రా, సూర్య ఫాల్జీ బ్రిక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు ఇటుకల బట్టీ పరిశ్రమలను ఎమ్మెల్యే ద్వారంపూడి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొమరగిరిలో వివిధ దశల్లో ఉన్న గృహ నిర్మాణాలకు సరిపడినంతగా ఇటుకలు అందుబాటులో లేని పరిస్థితి ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న ఆరు బ్రిక్ ఇండస్ట్రీలకు అదనంగా మరో రెండు కొత్తవి ఏర్పాటు కావడం వల్ల పనులు వేగవంతమవుతాయన్నారు. ఒకొక్క బ్రిక్ ఇండస్ట్రీ ద్వారా రోజుకు ఐదువేల ఇటుకల తయారీ సామర్థ్యం ఉందన్నారు. లబ్ధిదారులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట హౌసింగ్ డీఈ సత్యనారాయణరెడ్డి, కాంట్రాక్టర్లు జేడీ పవన్‌కుమార్, నాయకులు రాగిరెడ్డి సుబ్బారావు, కంపర బాబి, గద్దేపల్లి దాసు, పలువురు ఏఈలు ఉన్నారు.



ఇటుకల బట్టీ పరిశ్రమను ప్రారంభించిన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి

తెలుగు మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ

కాకినాడ సిటీ: రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు విజయవంతమై, తెలుగు వెలుగులు విశ్వవ్యాప్తం కావాలని ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి శేషారెడ్డి ఆకాంక్షించారు. బుధవారం కాకినాడలోని తన కార్యాలయంలో రెండో అంతర్జాతీయ తెలుగు మహాసభల గోడపత్రికను ఆవిష్కరించారు. ఆంధ్ర సారస్వత పరిషత్, చైతన్య విద్యాసంస్థల సంయుక్తాధ్వర్యంలో రాజరాజనరేంద్రుల పట్టాభిషేక సహస్రాబ్ది సందర్భంగా గజల్ శ్రీనివాస్ అధ్యక్షతన రాజమహేంద్రవరంలో వీటిని జనవరి 5, 6, 7 తేదీల్లో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. తెలుగు భాషలో సాహితీ ప్రక్రియలపై తెలుగు వైభవాన్ని చాటి చెప్పే వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో పరిషత్ రాష్ట్ర ప్రచార సంచాలకులు కేశిరాజు రామప్రసాద్, వచన కవితా సహస్రావధాని ర్యాలి ప్రసాద్ పాల్గొన్నారు.



గోడపత్రికను ఆవిష్కరిస్తున్న ప్రముఖులు

ఆరోగ్యంపై జర్నలిస్టులు జాగ్రత్త వహించాలి

కాకినాడ సిటీ: విధి నిర్వహణలో నిరంతరం శ్రమిస్తున్న జర్నలిస్టులు తమ ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఇటీవల మరణించిన పాత్రికేయుడు రెడ్డి నాయుడుబాబు సంతాప సభ బుధవారం స్థానిక రెవెన్యూ అసోసియేషన్ భవన్‌లో జరిగింది. ముందుగా నాయుడుబాబు చిత్రపటానికి నివాళులర్పించారు. జర్నలిస్టులు నిరంతరం ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని వక్తలు సూచించారు. నాయుడుబాబు కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునే ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలు జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.

నేడు ముందస్తు క్రిస్మస్ వేడుకలు

కాకినాడ సిటీ: కల్వరి టెంపుల్–కాకినాడ ఆధ్వర్యంలో ఈ నెల 14న గురువారం సాయంత్రం 6 నుంచి మెక్లారిన్ హైస్కూల్ మైదానంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలను నిర్వహిస్తున్నట్టు టెంపుల్ ఇన్‌ఛార్జి జయరాజు తెలిపారు. బుధవారం సీబీసీఎన్‌సీ వద్ద కల్వరి టెంపుల్‌లో గ్రాండ్ క్రిస్మస్ వేడుకల పోస్టర్లను ఆవిష్కరిం,చారు. ఈ వేడుకలకు దైవజనులు పి.సతీష్‌కుమార్ హాజరవుతారన్నారు. క్రీస్తు జననంపై నాటకం, గీతాలతో పాటు సతీష్‌కుమార్ క్రిస్మస్ సందేశమిస్తారన్నారు. కార్యక్రమంలో కల్వరి టెంపుల్‌కు చెందిన అనిల్, జల్లి అశోక్, జాన్సన్, భద్రం, హేమంత తదితరులు పాల్గొన్నారు.

లోక రక్షకుడు ఏసు ప్రభువు

కరప: సర్వలోక రక్షకుడు ఏసుప్రభువని మండల పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ డాక్టర్ పి.డేవిడ్‌రాజు పేర్కొన్నారు. స్థానిక డేవిడ్‌రాజు చర్చి ఆవరణలో బుధవారం మండల పాస్టర్స్ ఫెలోషిప్ ఫ్యామిలీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. డాక్టర్ ఎంఎస్ విలియమ్స్ క్రిస్మస్ సందేశం వినిపించారు. జెడ్పీటీసీ యాళ్ల సుబ్బారావు, వైఎస్సార్ సీపీ యూత్ అధ్యక్షుడు పెంకే సత్తిబాబులు పాస్టర్స్‌తో కల్సి క్రిస్మస్ కేక్‌కట్ చేశారు.



క్రిస్మస్ పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న కల్వరి టెంపుల్ ప్రతినిధులు

క్రీడల్లో విజేతగా కాకినాడ మహిళా పాలిటెక్నిక్

నాగమల్లితోటజంక్షన్(కాకినాడ సిటీ): కాకినాడ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ఆధ్వర్యంలో బుధవారం అంతర్ కళాశాలల క్రీడా పోటీలు ముగిశాయి. ముఖ్యఅతిథిగా ఏయూ ప్రాంతీయ సంచాలకుడు జె.సత్యనారాయణ హాజరయ్యారు. కళాశాల ప్రిన్సిపాల్ టీవీ రాజశేఖర్ అధ్యక్షత వహించారు. గౌరవ అతిథులుగా మొగలి వెంకటేశ్వరరావు, కాకినాడ కార్పొరేషన్ ఎస్ఈ పి.సత్యకుమారి విచ్చేశారు. ఈ పోటీల్లో కాకినాడ జీపీటీ బాలికల చాంపియన్‌షిప్‌ను, ఆల్‌రౌండ్ విభాగంలో ద్వితీయ స్థానం పొందింది.



బహుమతులు సాధించిన కాకినాడ జీపీటీ విద్యార్థినులు

జాతీయ పోటీలకు క్రీడాకారుల పయనం

నాగమల్లితోట జంక్షన్: పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఢిల్లీలో ఈ నెల 16 నుంచి 23 వరకు జరిగే జాతీయ స్థాయి అండర్–14, 17, 19 జిమ్నాస్టిక్స్ పోటీలకు రాష్ట్ర జట్టు బుధవారం పయనమైనట్టు సమాఖ్య ముఖ్య కార్యదర్శి ప్రసాద్ తెలిపారు. కాకినాడ పీఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో బుధవారం డీవైఈఓ రాజు, పీఆర్ బాలుర, బాలికల హెచ్‌ఎం ప్రసాద్ క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్లను అందించారు. రాష్ట్ర జట్టులో మొత్తం 64 మంది క్రీడాకారులు, 9 మంది కోచ్, మేనేజర్లు ఉన్నారని ప్రసాద్ తెలిపారు. క్రీడాకారులు కాకినాడ నుంచి ఢిల్లీకి ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి వెళ్లారు.



క్రీడాకారులతో డీవైఈఓ రాజు తదితరులు

సంక్షిప్తంగా..

ఉత్సాహంగా ట్రయల్ పోటీలు



క్రికెట్ మ్యాచ్‌కు టాస్ వేస్తున్న దృశ్యం

నాగమల్లితో జంక్షన్(కాకినాడ సిటీ): ఆడుదాం ఆంధ్రా ట్రయల్ పోటీలు కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో డీఎస్‌డీఓ శ్రీనివాస్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. క్రికెట్, ఖోఖో, వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ పోటీలు జరిగాయి. పది సచివాలయాల నుంచి సిబ్బంది ఈ పోటీల నిర్వహణ, స్కోర్ వివరాలు నమోదు తదితర అంశాల్లో శిక్షణ పొందారు. డీఎస్‌ఏ కోచ్‌లు రుద్ర, సురేష్, సమీర్ సచివాలయ సిబ్బందికి శిక్షణ అందించారు. ఖోఖో అంబాసిడర్ వాసు, క్రికెట్ అంబాసిడర్ తలాటం హరిష్ పాల్గొన్నారు.

కుష్టు రోగులకు సాయం

కాకినాడ సిటీ: కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న విముక్తి కాలనీలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎస్ఎస్‌డబ్ల్యూ మినిస్ట్రీ ఆధ్వర్యంలో 350 మంది కుష్టు రోగులు, దివ్యాంగులకు నిత్యావసర సామగ్రి, రగ్గులు, పండ్లు పంపిణీ చేశారు. క్రిస్మస్ విందు ఏర్పాటు చేశారు. సంస్థ డైరెక్టర్ హోనోకుపుత్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా లెప్రసీ అధికారి డాక్టర్ ఆర్ రమేష్ పాల్గొన్నారు.

భక్తిశ్రద్ధలతో పోలి పాడ్యమి దీపాలు

కరప: పవిత్ర కార్తికమాసం ముగిసిన సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల్లో బుధవారం మహిళలు భక్తిశ్రద్ధలతో పూజలు జరిపి, పోలి పాడ్యమి దీపాలు వదిలారు. బుధవారం తెల్లవారుజామునే కాలువల వద్దకు వెళ్లి పుణ్యస్నానాలు ఆచరించారు. ప్రత్యేక పూజలు చేసి, పాడ్యమి దీపాలు వదిలారు. ఆయా గ్రామాల్లోని విష్ణు, శివాలయాల్లో స్వామివార్లను దర్శించుకున్నారు. స్థానిక విష్ణాలయం, శివాలయంతో పాటు నడకుదురు, గురజనాపల్లి, పెనుగుదురు, అరట్లకట్ట, కొరుపల్లి, వేములవాడ, వాకాడ, వేళంగి, పెద్దాపురప్పాడు, చినమామిడాడ గ్రామాల్లోని శివాలయాల్లో భక్తులు పూజలు చేశారు. యండమూరులోని సామ్రాజ్యలక్ష్మి, గోదాదేవి సమేత వేంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేసి, భక్తులతో సహస్రదీపాలు వెలిగించారు.

యువతలో భరోసా నింపేందుకే యువగళం

కాకినాడ సిటీ: యువతలో భరోసా నింపేందుకే టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభించారని కాకినాడ జిల్లాలో లోకేష్ పాదయాత్ర విజయవంతమైందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌కుమార్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పాదయాత్రలో ప్రజల కష్టాలను గమనించి టీడీపీ మేనిఫెస్టో తయారు చేసిందన్నారు. అందులో హామీలను ప్రజలకు జవాబుదారీగా ఇచ్చేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. భోగాపురంలో విజయోత్సవ సభ ఉంటుందని, చంద్రబాబు, పవన్‌కల్యాణ్, లోకేష్ పాల్గొంటారని జ్యోతుల వివరించారు. టిక్కెట్ కేటాయింపులు ఎన్నికల సమీకరణాలపై ఆధారపడి ఉంటుందన్నారు.